క్లుప్తంగా

డాక్టర్ వరప్రసాద్‌కు ఎన్టీఆర్ పురస్కారం


డాక్టర్ వరప్రసాద్

కంచరపాలెం: డాక్టర్ నందమూరి తారక రామారావు శత జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ జాతీయ జీవన సాఫల్య పురస్కారాన్ని కంచరపాలేనికి చెందిన డాక్టర్ మామిడూరి వరప్రసాద్ అందుకున్నారు. సామాజిక, కళా, రాజకీయ రంగాల్లో ఉత్తమ సేవలకు గానూ ఈ అవార్డు పొందినట్లు ఆయన తెలిపారు. ఈ పురస్కారంతో తనపై సామాజిక బాధ్యత మరింత పెరిగిందన్నారు. తన సేవలకు గుర్తింపుగా అవార్డు రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ డాక్టర్ వరప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.

టెన్త్ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై అవగాహన


విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న సంతోష్

కంచరపాలెం: పదో తరగతి విద్యార్థులు నిపుణులను కలవడం, స్వల్ప, దీర్ఘకాలిక కోర్సులు అభ్యసించడం, వాస్తవ స్థితిగతులను తెలుసుకోవడం ద్వారానే కెరీర్ గైడెన్స్‌ను ఎంచుకోవచ్చని ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ పుల్లేటికుర్తి సంతోష్ అన్నారు. చైల్డ్ రైట్స్ అండ్ యూ, ధరణి సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం రామ్మూర్తిపంతులుపేట జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టెన్త్ తరువాత విభిన్న అవకాశాలు, సాంకేతిక అవకాశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విద్యార్థులకు ఆయన వివరించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం ఆర్.శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పెద్దాడ వెంకటేశ్వరరావు, ధరణి సంస్థ కార్యదర్శి బి.హరి తదితరులు పాల్గొన్నారు.

పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు


పశువులకు టీకాలు వేస్తున్న లైవ్‌స్టాక్ అసిస్టెంట్ స్వప్న

గోపాలపట్నం: గోపాలపట్నం ప్రాంతీయ పశు వైద్యాలయ అధికారులు శుక్రవారం గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమం చేపట్టారు. ఏడీ రవికుమార్ ఆదేశాల మేరకు జీవీఎంసీ 89, 90, 91, 92 వార్డుల పరిధిలో ఉన్న ఆవులు, గేదెలకు టీకాలు వేశారు. ఈ నెల 31వరకు టీకాలు వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. శుక్రవారం 90వ వార్డులో 122 పశువులకు టీకాలు వేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో లైవ్‌స్టాక్ అసిస్టెంట్ బి.స్వప్న, సహాయకులు సాగర్, రమణ మూర్తి పాల్గొన్నారు.

750వ రోజుకు 'ఉక్కు' దీక్షలు


దీక్షలో పాల్గొన్న ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు

కూర్మన్నపాలెం: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం కూడలిలోని స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద నిర్వహిస్తున్న ఉక్కు రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 750వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్ష శిబిరంలో సంస్థకు చెందిన పలు విభాగాల కార్మికులు కూర్చుని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకునే వరకు వివిధ రీతుల్లో ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వరంగ సంస్థల జోలికి వస్తే కార్మికులు చూస్తూ ఊరుకోరన్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాలను మార్చుకోవాలని హెచ్చరించారు.

అభివృద్ధి పథంలో పారిశ్రామిక వాడ


60వ వార్డు గుల్లలపాలెంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రం

- కోట్ల రూపాయలతో చకచకా పనులు
- అందుబాటులోకి సౌకర్యాలు

మల్కాపురం: నియోజకవర్గంలోని పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఏడాదిగా వివిధ రకాల అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా మిగిలిపోయాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ప్రజా సంక్షేమం, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా పారిశ్రామిక వాడలోని 58, 59, 60, 61 వార్డుల్లో పెండింగ్ పనులను పూర్తిచేసి, కొత్తవి చేపడుతున్నారు. మరెన్నో పనులకు శ్రీకారం చుట్టారు. ఏడాదిగా జరిగిన వివిధ అభివృద్ధి పనుల వివరాలిలా..

58వ వార్డులో..

జీవీఎంసీ 58వ వార్డులోని పలు ప్రాంతాల్లో సుమారు కోటి రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మించారు. ములగాడలో రూ.20 లక్షలతో బీటీ రోడ్డు, రూ.50 లక్షలతో కమ్యూనిటీ హాల్ పనులు జరిపారు. శ్రీహరిపురం, పిలకవానిపాలెం, ములగాడ ప్రాంతాల్లోని జీవీఎంసీ పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా చేసిన అభివృద్ధి పనులకు రూ.4 కోట్లు ఖర్చు చేశారు. రూ.1.5 కోట్లతో వీధి కాలువలు, రూ.90 లక్షలతో పది పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు.

59వ వార్డులో..

ఈ వార్డులోని వివిధ ప్రాంతాల్లో రూ.60 లక్షలతో సీసీ రోడ్లు, రూ.30 లక్షలతో కొండవాలు ప్రాంతాల్లో మెట్ల మార్గాలు నిర్మించారు. రూ.9 లక్షలతో సామాజిక భవనాల మరమ్మతులు చేపట్టారు. 10 పడకల ఆస్పత్రి నిర్మాణానికి రూ.90 లక్షలు ఖర్చు చేశారు.

60వ వార్డులో..

ఈ వార్డులోని వివిధ ప్రాంతాల్లో కోటి రూపాయలతో సీసీ రోడ్లు, రూ.60 లక్షలతో వీధి కాలువలు, రూ.30 లక్షలతో సామాజిక భవన నిర్మాణాలు, రూ.10 లక్షలతో జీవీఎంసీ ఆస్పత్రి అభివృద్ధి పనులు చేపట్టారు.

61వ వార్డులో..

ఈ వార్డులోని వివిధ ప్రాంతాల్లో రూ.16 లక్షలతో సీసీ రోడ్లు, రూ.20 లక్షలతో బీటీ రోడ్ల నిర్మాణాలు జరిగాయి. ఆయా వార్డుల్లో కోట్ల రూపాయలతో వచ్చే ఏడాది లోపు మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు శంకుస్థాపనలు నిర్వహించారు. అభివృద్ధి పనులు చకచకా జరుగుతుండటంతో పారిశ్రామిక ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


59వ వార్డు నక్కవానిపాలెం కొండ ప్రాంతంలో నిర్మించిన మెట్ల మార్గం


ములగాడ ఎస్సీ కాలనీ వద్ద కొత్తగా నిర్మించిన బీటీ రోడ్డు

మరింత అభివృద్ధి దిశగా..



వచ్చే ఏడాది చివరి నాటికి నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో మరిన్ని అభివృద్ధి పనులు జరగనున్నాయి. పలు వార్డుల్లో పిల్లల పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, సామాజిక భవనాలు, వాకింగ్ పార్కులు, కొండవాలు ప్రాంతాల్లో రక్షణ గోడలు నిర్మించనున్నారు. హెచ్‌పీసీఎల్, కోరమాండల్ వంటి పరిశ్రమల సాయంతో పేదల కోసం ఉచిత వైద్యం, మందుల పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయిస్తాం. అన్ని వసతులతో కూడిన ప్రజా వైద్యశాల, క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేస్తాం.

– ఆదారి ఆనంద్‌కుమార్, వైఎస్సార్‌సీపీ పశ్చిమ సమన్వయకర్త

జోరుగా అభివృద్ధి పనులు



సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాలనలో పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతున్నాయి. ప్రజల ఇబ్బందులు తొలుగుతున్నాయి. ప్రభుత్వ పనితీరు బాగుంది.

– ఎస్.వి.రమణ, 61వ వార్డు,మల్కాపురం

రక్షణగిరిలో ప్రత్యేక ప్రార్థనలు


శిలువ మార్గాన్ని చూపిస్తున్న ఫాదర్

కంచరపాలెం: క్రీస్తు నందు భయభక్తులు కలిగి జీవించాలని జ్ఞానాపురం పునీత పేతురు ప్రధాన దేవాలయం ఫాదర్ ఆనంద్ అన్నారు. పాస్కా కాలాన్ని పురస్కరించుకుని శుక్రవారం పునీత పేతురు దేవాలయం రెవరెండ్ ఫాదర్ జొన్నాడ ప్రకాష్ నేతృత్వంలో రక్షణగిరి పుణ్యక్షేత్రం వరకు ఘనంగా పరిశుద్ధ శిలువ మార్గం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్ ఆనంద్ మాట్లాడుతూ క్రీస్తునందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ముక్తి లభిస్తుందన్నారు. అదే జ్ఞానానికి మూలమని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పేర్కొని ఉందన్నారు.

ద్విచక్ర వాహనాల వేలం నేడు

మర్రిపాలెం: స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(సెబ్) మురళీనగర్ వద్ద ఉన్న గోపాలపట్నం సర్కిల్–4లో ఈ నెల 4న ద్విచక్ర వాహనాల వేలం వేయనున్నట్టు సెబ్ సీఐ సీహెచ్‌వీఎస్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మురళీనగర్ ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలోని సెబ్ స్టేషన్ లో ఉదయం 11 గంటలకు వివిధ ఎక్సైజ్ నేరా ల్లో పట్టుబడిన వాహనాల వేలంపాట ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు పాల్గొనవచ్చని ఆయన కోరారు.

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి హామీ


సమావేశంలో పాల్గొన్న షిప్‌యార్డ్, స్టీల్‌ప్లాంట్ ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ల సభ్యులు

సింధియా: స్టీల్‌ప్లాంట్ ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.తౌడన్న, బి.మల్లయ్య నేతృత్వంలో హిందుస్థాన్ షిప్‌యార్డ్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులతో శుక్రవారం సమావేశమయ్యారు. షిప్‌యార్డ్ యాజమాన్యం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం పెట్టుకోవడానికి స్థలం కేటాయించాలని.. ఎన్నికైన సంఘానికి గుర్తింపు పత్రం ఇవ్వాలని యాజమాన్యంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం వారంతా షిప్‌యార్డు అధికారులను కలిసి పలు సమస్యలపై చర్చించారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రతి నెలా యాజమాన్యం అసోసియేషన్ కమిటీతో మీటింగ్ నిర్వహించాలని కోరారు. చర్చల్లో యాజమాన్యం తరఫున లైజనింగ్ ఆఫీసర్ అశోక్‌కుమార్, హెచ్‌ఆర్ శ్రీకాంత్, వరప్రసాద్ పాల్గొన్నారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు అసోసియేషన్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో షిప్‌యార్డ్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు అప్పలకొండ, జనరల్ సెక్రటరీ కె.అనిల్ కుమార్ పాల్గొన్నారు.

ఆహారపు అలవాట్ల వల్లే ఊబకాయం


డాక్టర్ చలపతిరావు

అక్కిరెడ్డిపాలెం: పిల్లల ఆహారపు అలవాట్ల వల్లే ఊబకాయం వస్తుందని షీలానగర్ కిమ్స్ ఐకాన్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ చలపతిరావు ఆచంట అన్నారు. మార్చి 4న అంతర్జాతీయ ఊబకాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆస్పత్రిలో శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దాదాపు 14.4 మిలియన్ల స్థూలకాయ పిల్లలతో భారతదేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. పిల్లల్లో శారీరక శ్రమ లేకపోవడం, ఆటలకు దూరంగా ఉండటం, కేలరీలు, కొవ్వు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడం ఊబకాయానికి ప్రధాన కారణాలని చెప్పారు. టీవీ చూస్తూ భోజనం చేయడం, టిఫిన్ మానేయడం, చక్కెర తీపి పానీయాలు తీసుకోవడం, తరచూ బయట పదార్థాలు తినడం, జంక్ ఫుడ్, క్యాలరీలు అధికంగా ఉండే పదార్థాలు తినడం వల్ల ఒబేసిటీ వస్తుందని చెప్పారు. పోషకాహారం తీసుకోవడం, ప్రతీ రోజు వ్యాయామం చేయడం, ఆటలాడటం, టీవీ తక్కువగా చూడటం వల్ల ఊబకాయానికి చెక్ పెట్టవచ్చని వివరించారు.

సీతంరాజు సుధాకర్‌ను గెలిపించండి


58వ వార్డులో కరపత్రం అందిస్తున్న కార్పొరేటర్ లావణ్య


62వ వార్డులో ఓటర్లకు కరపత్రాలు అందిస్తున్న కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు

మల్కాపురం: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌ను గెలిపించాలని ఓటర్లను 58వ వార్డు కార్పొరేటర్ గులిగిందల లావణ్య కోరారు. వార్డులోని ములగాడలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె డిగ్రీ విద్యార్థులను కలిసి సీతంరాజుకు మొదటి ప్రాధాన్యతా ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో పార్టీ వార్డు అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➽ 61వ వార్డు మల్కాపురం ప్రకాష్‌నగర్‌లో కార్పొరేటర్ కొణతాల సుధ ఓటర్లను కలిసి సీతంరాజు సుధాకర్‌ను గెలిపించాలని కోరారు. పార్టీ నాయకులు దాడి సత్యనారాయణ, చట్టి నూకరాజు, కొల్లి నూకరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముమ్మరంగా ప్రచారం

సింధియా: వైఎస్సార్‌సీపీ బలపర్చిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజుసుధాకర్‌కు మద్దతుగా 62వ వార్డు కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు నాయకులతో కలిసి వార్డులోని పాఠశాలల ఉపాధ్యాయులను కలిసి ఓటు వేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. సీతంరాజుసుధాకర్ గెలిస్తే ఉత్తరాంధ్రకు కలిగే ప్రయోజనాలను వివరించారు.

➽ జీవీఎంసీ 63వ వార్డు చింతల్లోవ, కాకరలోవ, క్రాంతినగర్ తదితర ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ వార్డు ఇన్‌చార్జి పిలక రామ్మోహనరెడ్డి ఆధ్వర్యంలోఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ నెల 13న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఎస్‌బీసీ వంతెన మీదుగా వాహనాలు అనుమతించాలి


నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు

మల్కాపురం: డాక్‌యార్డ్ వంతెనను బాగుచేసే వరకు ఎస్‌బీసీ బ్రిడ్జి మీదుగా వాహనాలకు అనుమతివ్వాలని సీపీఎం నాయకుడు పైడిరాజు కోరారు. పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం 59వ వార్డు నెహ్రూనగర్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహన చోదకులకు ఇబ్బంది లేకుండా వెంటనే ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. అధికారులు తక్షణం స్పందించాలని, లేకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమస్య పరిష్కారానికి ఈ నెల 6న కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లుతెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కనకమహాలక్ష్మికి క్షీరాభిషేకం



దాబాగార్డెన్స్: బురుజుపేట కనకమహాలక్ష్మి ఆలయంలో శుక్రవారం క్షీరాభిషేక సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు జరిగిన ఈ సేవలో 20 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం నిర్వహించే క్షీరాభిషేక సేవలో పాల్గొనదలిచే భక్తులు రూ.500 చెల్లించాలని ఈవో కె.శిరీష తెలిపారు. భక్తులు 0891-2566514, 89855 15989 నంబర్లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఏఈవో వెంపలి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

పైడిమాంబ దర్శనానికి పోటెత్తిన భక్తులు


అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు


పైడిమాంబకు పూజలు చేస్తున్న భక్తులు

ఆరిలోవ: జాతీయ రహదారిని ఆనుకుని డెయిరీ ఫారం వద్ద 14 గ్రామాల ఇలవేల్పు పైడిమాంబ జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఇందిరానగర్, డెయిరీఫారం, ఆదర్శనగర్, ఎస్ఐజీ నగర్, రవీంద్రనగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. ఈ నెల 7న జరగనున్న అమ్మవారి జాతర కోసం ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

వినికిడి సమస్యలున్న పిల్లలకు వైద్య సేవలు


మాట్లాడుతున్న కేజీహెచ్ సూపరింటెండెంట్ అశోక్‌కుమార్

మహారాణిపేట: వినికిడి సమస్యలున్న పిల్లలకు అవసరమైన వైద్య సేవలు కేజీహెచ్‌లో అందిస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్‌కుమార్ తెలిపారు. ప్రపంచ వినికిడి దినోత్సవంలో భాగంగా జిల్లా రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ఆధ్వర్యంలో శుక్రవారం కేజీహెచ్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్‌లో ఏడేళ్లలో 70 మంది పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలు జరిగాయన్నారు. 116 మంది పిల్లలకు హియరింగ్ ఎయిడ్స్ పరికరాలు అందించామని చెప్పారు. కేజీహెచ్ పిల్లల విభాగాధిపతి డాక్టర్ బి.చక్రవర్తి మాట్లాడుతూ స్పీచ్ థెరపీ ద్వారా ఎందరో పిల్లలు లబ్ధి పొందారని తెలిపారు. జిల్లా రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ సమత మాట్లాడుతూ పుట్టుక నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు పుట్టుకతో వచ్చే సమస్యలు, ఎదుగుదల లోపాలను గుర్తించి తగిన చికిత్స అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.బుచ్చిరాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు, ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ పి.కృష్ణవేణి, సిబ్బంది పాల్గొన్నారు.

సింహగిరి.. ఆధ్యాత్మిక ఝురి


సింహగిరిపై కోలాటమాడుతున్న మహిళలు

- వైభవంగా నారసింహుడికి ఆర్జిత సేవలు
- పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
- భక్తిశ్రద్ధలతో ఏకాదశి పూజలు

సింహాచలం: ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దీంతో కొండపై ఆధ్యాత్మిక భావం ఉప్పొంగింది. ఉదయం నుంచి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు స్వర్ణ తులసీ దళార్చన నిర్వహించారు. శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి,భూదేవిలను ఆలయ కల్యాణమండపంలోని వేదికపై అధిష్టంపజేసి 108 స్వర్ణ తులసీ దళాలతో స్వామికి అష్టోత్తరశతనామావళి పూజ చేశారు. అర్చకుడు అప్పాజీ తదితరులు పూజ నిర్వహించగా ఆలయ ఇన్‌స్పెక్టర్ సిరిపురపు కనకరాజు ఏర్పాట్లు పర్యవేక్షించారు.


నిత్యకల్యాణంలో జీలకర్రబెల్లం ఘట్టాన్ని నిర్వహిస్తున్న అర్చకులు

కమనీయం.. కల్యాణం

వరాహ లక్ష్మీనృసింహస్వామికి శుక్రవారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు నిత్యకల్యాణం కమనీయంగా జరిగింది. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, సంకల్పం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు ఘట్టాలతో కల్యాణం నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. ఆలయ అలంకారి పురోహిత్ కరి సీతారామాచార్యులు తదితరులు ఈసేవనిర్వహించారు.

➽ ఆలయ కల్యాణ మండపంలో పండితులు సామూహిక విష్ణు సహస్ర నామపారాయణ చేశారు.

విశేషంగా తిరువీధి

సింహగిరిపై తిరువీధి విశేషంగా జరిగింది. మదనగోపాలస్వామి ఉత్సవ వమూర్తులను విశేషంగా అలంకరించి పల్లకిలో అధిష్టంపజేసి సాయంత్రం సింహగిరి మాడవీధుల్లో తిరువీధి నిర్వహించారు. విశేషంగా హారతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళల కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది.

దినచర్యలో తత్వశాస్త్ర అధ్యయనం భాగం



ప్రొఫెసర్ రజనిని సత్కరిస్తున్న ఆచార్య నరసింహారావు

ఏయూ క్యాంపస్: తత్వశాస్త్ర అధ్యయనం మానవుడి దినచర్యలో భాగం కావాలని ఏయూ ఆర్ట్స్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎ.నరసింహారావు అన్నారు. ఏయూ తత్వశాస్త్ర విభాగంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫిలాసఫీ రీసెర్చ్ న్యూఢిల్లీ సహకారంతో ‹భారతీయ సంస్కృతికి అరవిందుని దృక్పథం› అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన ఉపన్యాస కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం నరసింహారావు మాట్లాడుతూ ధ్యానం ఒక సాధనంగా చేసుకుంటే మానవులు తమను తాము అర్థం చేసుకోవడం సాధ్యపడుతుందన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని తాత్విక సంపద భారత్‌కు ఉందన్నారు. దీనిని పొందడం కోసం ప్రపంచ దేశాలు భారతీయ సంస్కృతిపై ఆసక్తి చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రధాన ఉపన్యాసకురాలు, ఐసీపీఆర్ సీనియర్ ఫెలో రిటైర్డ్ ప్రొఫెసర్ ఆచార్యులు కె.ఆర్.రజిని మాట్లాడుతూ సమస్యలను అధిగమించడానికి పూర్ణ యోగాను ప్రజలంతా అలవాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తత్వశాస్త్ర విభాగాధిపతి ఆచార్య వానపల్లి వెంకటరావు, విశ్రాంత ఆచార్యులు ఎం.వి.కృష్ణయ్య, ఆచార్య రవిబాబు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.